సాక్షి
కరీంనగర్
శుక్రవారం । 7 । జూన్ । 2024



రాజన్న సేవలో సీజీఎం

వేములవాడఅర్బన్: రాజన్నను గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ మంజుశర్మ దర్శించుకున్నారు. స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు.



అంజన్నకు 2.89లక్షల ఆదాయం

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి జయంతి సందర్భంగా సమర్పించిన ఇరుముడులను ఆలయ అధికారులు లెక్కించారు. 2.89 లక్షల ఆదాయం సమకూరింది.

8లో▸

వాతావరణం

గరిష్టం/కనిష్టం
38.0/27.0

ఆకాశం నిర్మలంగా ఉంటుంది. అప్పుడప్పుడు మేఘావృతమవుతుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.



సాగులో సందేహాలా


- రేపు జిల్లా వ్యవసాయ అధికారితో 'సాక్షి' ఫోన్ఇన్

కరీంనగర్ అర్బన్: వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకునేందుకు 'సాక్షి' చక్కని అవకాశం కల్పిస్తోంది. వరినాట్లు, పత్తి, ఇతర మెట్ట పంటలు సాగుచేసే క్రమంలో వినియోగించే విత్తనాలు, ఎరువులు, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, నకిలీ విత్తనాలు, రైతుబంధు, రైతుబీమా సమస్యలు, క్రిమిసంహారక మందుల వినియోగం, సస్యరక్షణ చర్యలు వంటి అంశాలను నేరుగా తెలుసుకోవచ్చు. విత్తనాలు వేసుకునేందుకు అనువైన అవకాశాలు, సమయాలను శనివారం జిల్లా వ్యవసాయ అధికారి బత్తిని శ్రీనివాస్‌తో మాట్లాడి తెలుసుకోవచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు సమస్యల పరిష్కారానికి ఇదో మంచి అవకాశం. నిర్దేశించిన సమయంలోజిల్లా రైతులూ సద్వినియోగం చేసుకోండి.

ఫోన్‌నంబర్: 9989575683
సమయం: శనివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు

ఆమె జాడేది?





- పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దగా ఓట్లు పోల్ కాలే.. సీట్లు రాలే
- 'ఆమె'కు టికెట్ ఇవ్వని ప్రధాన పార్టీలు
- మూడు సెగ్మెంట్ల బరిలో ఆరుగురు మహిళలు
- ఒక్కరికీ దక్కని డిపాజిట్

సాక్షి ప్రతినిధి, కరీంనగర్:

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఈసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టి అధ్యక్షా..! అని అనాలనుకున్న మహిళా అభ్యర్థులకు నిరాశే మిగిలింది. ప్రధాన పార్టీలేవీ కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ టికెట్లను వారికి ఇవ్వలేదు. చిన్నాచితకా పార్టీల నుంచి కొందరు, స్వతంత్రులుగా మరికొందరు మహిళలు ఎన్నికల బరిలో నిలిచి, తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పెద్దగా ఓట్లు పోల్ కాలేదు. పైపెచ్చు వారందరి డిపాజిట్లు గల్లంతయ్యాయి. మూడు నియోజకవర్గాల పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా, వారికి అవకాశాలు, పోలైన ఓట్లు మాత్రం నామమాత్రమే కావడం గమనార్హం.

బరిలో ఆరుగురు మహిళలు..

అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఆధారంగా పురుషులతో సమానంగా మహిళలు పోటీ పడుతున్నారు. లోక్‌సభకు వచ్చేసరికి మహిళల ప్రాతినిధ్యం గగనమవుతోంది. ప్రధాన పార్టీలు టిక్కెట్ ఇవ్వడానికి ఆసక్తి చూపకపోగా, స్వతంత్రంగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వైశాల్యపరంగా పార్లమెంట్ పెద్దగా ఉండటం ఒక కారణంగా చెప్పవచ్చు. పార్టీలు టికెట్ ఇస్తే మాత్రం పోటీ చేసేందుకు చాలామంది హహిళలు ఆసక్తిగా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ బరిలో 28 మంది నిలవగా వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ముగ్గురికీ కలిపి కేవలం 11,933 ఓట్లు వచ్చాయి. అలాగే, నిజామాబాద్ నుంచి 29 మంది ఎన్నికల బరిలో నిలవగా, వారిలో ఒక్కరే మహిళ. ఆమెకు కేవలం 5,710 ఓట్లు పడ్డాయి. పెద్దపల్లి పార్లమెంట్ బరిలో 42 మంది అభ్యర్థులు నిలవగా.. వీరిలో ఇద్దరు మహిళలు. ఇద్దరికీ కలిపి 5,908 ఓట్లు వచ్చాయి. వీరెవరికీ డిపాజిట్ దక్కలేదు.

ఎంపీలందరూ పురుషులే..

కరీంనగర్ పార్లమెంట్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క మహిళకూ ఎంపీగా అవకాశం రాలేదు. నిజామాబాద్‌లో జాగృతి అధ్యక్షురాలు కవిత 2014లో ఎంపీగా గెలవగా, పెద్దపల్లిలో డాక్టర్ సుగుణకుమారి 1998, 99లలో రెండుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్, పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపొందారు.

33 శాతం రిజర్వేషన్‌తోనే..

సార్వత్రిక ఎన్నికల సమరంలో మహిళల ఓట్లే కీలకంగా ఉన్నా.. సీట్ల విషయంలో మాత్రం వెనకబడుతున్నారు. మూడు పార్లమెంట్ స్థానాల్లో పరిశీలిస్తే అన్నిచోట్లా పురుషుల కంటే 'ఆమె' ఓట్లే అధికంగా ఉన్నాయి. అభ్యర్థుల గెలుపోటముల్లో వీరు కీలకం. అయినా, మహిళలకు సీట్లు కేటాయించేందుకు ప్రధాన పార్టీలు ముందుకు రావడం లేదు. పురుష అభ్యర్థులకే అవకాశం ఇస్తున్నాయి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బీజేపీ, వెంటనే అమల్లోకి తేవాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు లోక్‌సభ బరిలో నిలిచాయి. కానీ, పార్లమెంట్‌లో అడుగుపెట్టేందుకు మహిళలకు అవకాశం కల్పించలేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయనుండటంతో మహిళల ప్రాతినిధ్యం పెరిగే అవకాశాలున్నాయి.

జర్మన్ భాష శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

సప్తగిరికాలనీ(కరీంనగర్): జర్మన్ భాష శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్మనీలో రిక్రూట్ అయ్యే నర్సుల కోసం జూన్ 10లోగా జర్మన్ భాషా శిక్షణలో ప్రత్యేక స్క్రీనింగ్, ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. జీఎన్ఎం, బీఎస్సీ కోర్సు చేసి ఉండి 21 నుంచి 38 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉన్నవారు అర్హులని తెలిపారు. తెలంగాణలో గుర్తింపు పొందిన కళాశాలల నుంచి నర్సింగ్, ఐసీయూ, జీరియాట్రిక్స్, ఆర్థోపెడిక్, సైకియాట్రి, కార్డియాలజీ, నియో నాటల్, సర్జికల్ వార్డులో మూడేళ్ల ప్రొఫెషనల్, క్లినికల్ పనిచేసిన అనుభవం, జర్మన్ భాష నైపుణ్యం కలిగిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు తమ బీ–1 భాషా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి జర్మనీలో నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేసే అవకాశం ఉంటుందని, జర్మనీలో బీ–2, గుర్తింపు పరీక్షను క్లియర్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ నర్స్‌గా ప్రమోట్ చేయబడతారని, కనీస జీతం 2300నుంచి 2800యూరోలు, ఓవర్ టైం అలవెన్సులు మినహాయించి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు వీసా, ఇమిగ్రేషన్ ప్రక్రియ, వన్–వే విమాన టికెట్లు ఉచితంగా అందించబడుతాయని, వివరాలకు 9908830438, 8919047600, 7032379066, 8499990304 నంబర్‌లను సంప్రదించాలని సూచించారు.

న్యూస్‌రీల్

ఎన్నికల కోడ్ ఎత్తివేత

- నామినేటెడ్ పదవులకు ప్రమాణ స్వీకారం

సాక్షిప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో విధించిన కోడ్‌ను ఈసీ గురువారం ఎత్తివేసింది. దీంతో యథావిధిగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్‌లో ఉన్న పనులకు మోక్షం కలగనుంది. ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి ప్రారంభం కానుంది. అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లె, పట్నం బాట పట్టనున్నారు. గత కొన్ని రోజులుగా ఎన్నికల కోడ్ వల్ల ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉన్న అధికారులంతా వారివారి కార్యాలయాల్లో పేరుకుపోయిన పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసే పనుల్లో నిమగ్నం కానున్నారు. భూకబ్జా వ్యవహారాల్లో ఫిర్యాదుదారులు ఇచ్చిన దరఖాస్తులు, ఇతరత్రా విషయాలపై ఆసక్తి రేకెత్తించనుంది.

నామినేటెడ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం

ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నికల కోడ్‌కు ముందే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియామకమైన హర్కర వేణుగోపాల్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియామకమైన నేరెళ్ల శారద, సుడా చైర్మన్‌గా నియామకమైన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి రెండు, మూడు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

బడిబాట ప్రారంభం



కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను చేర్పించాలని డీఈవో సీహెచ్.జనార్దన్‌రావు పిలుపునిచ్చారు. బడిబాటలో భాగంగా గురువారం మన్నెంపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, బడీడు పిల్లల తల్లిదండ్రులతో ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ 35వ డివిజన్‌లో ప్రభుత్వపాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు రాజేందర్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం

సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్–2024కు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం నేటి నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి జి.జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మూల్యాంకన ప్రక్రియ రెండో విడత రెండు కేంద్రాలలో జరుగనున్నట్లు తెలిపారు. పద్మనగర్‌లోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో వాణిజ్యశాస్త్రం, చరిత్ర, డాక్టర్స్ స్ట్రీట్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు)లో వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, రసాయన శాస్త్రం పేపర్ల మూల్యాంకనం జరుగనున్నట్లు తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్‌లు ఎగ్జామినర్ నియామక ఉత్తర్వుల మేరకు కేంద్రాలకు సకాలంలో అధ్యాపకులను పంపాలని సూచించారు.

గ్రూప్–1 ప్రశాంతంగా నిర్వహించండి

- విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచండి
- మిషన్ భగీరథ పథకం అమలుపై ఇంటింటా సర్వే
- స్కూల్ యూనిఫామ్స్ త్వరగా రెడీ చేయండి
- వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి



వీసీలో కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ అర్బన్: ఈ నెల 9న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో సాగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్‌ను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, డీజీపీ రవిగుప్తాతో కలిసి గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లు, విత్తనాలు ఎరువుల సరఫరా, మిషన్ భగీరథ పథకం అమలు, స్కూల్ యూనిఫామ్స్ తయారీపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ నెల 9న ఉదయం ఐదు గంటలకల్లా ఆయా పరీక్ష కేంద్రాలకు ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నపత్రాలు పోలీస్ ఎస్కార్ట్ మధ్య తరలించాలని సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఇన్విజిలేటర్లు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విత్తనాలు, ఎరువుల కొరత రావొద్దు

రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా టాస్క్‌ఫోర్స్ బృందాలతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.

మిషన్ భగీరథపై ఇంటింటా సర్వే

గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పథకం అమలు తీరు తెన్నులపై ఇంటింటా సర్వే చేపట్టాలని సూచించారు. ప్రతీఇంటా మిషన్ భగీరథ నల్ల నీరు వస్తుందా లేదా అనే అంశంపై పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సిబ్బంది, స్వశక్తి మహిళలతో కలిసి సర్వే చేయించాలని ఆదేశించారు. ఈ అంశంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలిపారు.

యూనిఫామ్స్ రెడీ చేయాలి

నాలుగైదు రోజుల్లోగా స్కూల్ యూనిఫామ్స్ రెడీ చేసి పంపిణీకి సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకుముందే స్కూల్ యూనిఫామ్స్ పూర్తిస్థాయిలో తయారు చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు యూనిఫామ్స్‌తో పాటు పాఠ్యపుస్తకాలు అందించే ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినందున కలెక్టర్, అదనపు కలెక్టర్లు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సాయంత్రమే ఎన్నికల కోడ్ ముగిసినందున సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులను శుక్రవారం నుంచి వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్ఓ పవన్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి బత్తిని శ్రీనివాస్, డీఈవో జనార్దన్ రావు, డీపీవో రవీందర్, డీఆర్డీఓ శ్రీధర్ పలువురు పాల్గొన్నారు.

విద్యుత్ సమస్యలా... ఫోన్ చేయండి

కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా టీజీఎస్‌పీడీసీఎల్ ముందడుగు వేస్తోంది. వినియోగదారులకు విద్యుత్ ఉద్యోగులను మరింత చేరువ చేయడంతో పాటు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలతో తరచూ తలెత్తుతున్న విద్యుత్ అంతరాయాలను అధిగమించేందుకు, సమస్యల పరిష్కారానికి సంబంధిత సెక్షన్ కార్యాలయాల ఫోన్‌నంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కరీంనగర్ డివిజన్ పరిధిలోని ఫోన్ నంబర్లను గురువారం కరీంనగర్ రూరల్ డివిజన్ ఇంజినీర్ జె.రాజం ప్రకటించారు. సెక్షన్‌ల వారీగా ఫ్యూజ్ ఆఫ్ కాల్, సంబంధిత సెక్షన్ ఏఈల ఫోన్ నంబర్లను ప్రజల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని, విద్యుత్ అంతరాయాలు కలిగినా, సమస్యలు తలెత్తినా ఈ నంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.

సెక్షన్	ఏఈ నంబర్	ఫ్యూజ్ ఆఫ్ కాల్
కరీంనగర్ టౌన్–1	9440811432	9491075188
కరీంనగర్ టౌన్–2	9440811433	7036117117
కరీంనగర్ టౌన్–3	9440811434	8333994414
కరీంనగర్ టౌన్–4	9440811435	9491075190
కరీంనగర్ టౌన్–5	9491058663	9491075187
కరీంనగర్ టౌన్–6	8333923900	8331012624
కరీంనగర్ టౌన్–7	8333923901	9912225700
కరీంనగర్ టౌన్–8	7901624873	9491011885
కరీంనగర్ టౌన్–9	7901628354	9491074625
తీగలగుట్టపల్లి	9440811436	9491075193
ఆసిఫ్‌నగర్	9440811437	9491075192
మొగ్దుంపూర్	9491058664	9491075191
కొత్తపల్లి	7901678212	8977428373
బొమ్మకల్	7901624872	9491075194

11న జాబ్‌మేళా

కరీంనగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటురంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 11న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైనవారికి ఉద్యోగస్థాయిని బట్టి వేతనం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువకులు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 7207659969, 9908230384 నంబర్లను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

సమస్యల పాఠశాల



గంగాధర మండలం రంగారావుపల్లి పాఠశాలలో పనులు పరిశీలిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి(ఫైల్)

- 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
- స్కూళ్లకు చేరుకోని పుస్తకాలు, జాడలేని యూనిఫామ్
- ముందుకుసాగని 'అమ్మ' ఆదర్శ కమిటీల పనులు
- జిల్లాలో 492 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ



దుర్శేడ్‌లో నిలిచిన డైనింగ్ హాల్ నిర్మాణం

మనఊరు– మనబడి కార్యక్రమంలో కరీంనగర్ మండలంలో మొదటి విడతలో 10 పాఠశాలలు ఎంపిక చేశారు. 2022 మేలో ఆయా పాఠశాలల్లో పనుల కోసం రూ.62.55 లక్షలు మంజూరు చేశారు. నగునూరు పాఠశాలలో పనులు పూర్తికాగా.. మిగితా తొమ్మిది పాఠశాలల్లో బిల్లుల మంజూరులో జాప్యంతో మధ్యలో నిలిచిపోయాయి. కొత్త ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 18పాఠశాలల్లో అభివృద్ధి పనుల కోసం రూ.84.74 లక్షలు మంజూరు చేయగా పనులు సాగుతున్నాయి.



చొప్పదండిలో కూల్చేసిన పాఠశాల ప్రహరీ

చొప్పదండి మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద 22 పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయి. గతంలో మన ఊరు– మనబడి పథకం ద్వారా 13పాఠశాలల్లో చేపట్టిన పనులు బిల్లులు రాకపోవడంతో మధ్యలో ఆగిపోయాయి. చొప్పదండిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏడాదిగా ప్రహరీ నిర్మాణం చేపట్టడం లేదు.

కరీంనగర్: వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఈ నెల12 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. మరో నాలుగు రోజుల్లో స్కూళ్లు తెరుచుకోనున్నాయి. జిల్లాలో పాఠశాలలు ఎప్పటిలాగే సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. మన ఊరు– మనబడి కార్యక్రమంలో ప్రారంభించిన పనులు మూలకు పడగా.. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం రోజు పిల్లలకు ఇవ్వాల్సిన పుస్తకాలు పూర్తిస్థాయిలో స్కూల్ పాయింట్‌కు చేరలేదు. ఏకరూప దుస్తులు ఆలస్యంగానే పంపిణీ జరుగనున్నట్లు సమాచారం.

జిల్లాలో ఇలా..

జిల్లావ్యాప్తంగా 16 మండలాల్లో 651 ప్రభుత్వ, 11 ఆదర్శ పాఠశాలలు, 22 గురుకులాలు, కేజీబీవీలు 12పాఠశాలల్లో 62,251మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికోసం 4,10,700 పుస్తకాలు అవసరమని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటి వరకు 3,05,670 పుస్తకాలు జిల్లాకేంద్రం సమీపంలోని కొత్తపల్లి గోదాంకు చేరాయి. ఇంకా 1,05,030 పుస్తకాలు రావాల్సి ఉంది. గోడౌన్ పాయింట్‌నుంచి ఎంఈవో కార్యాలయాలకు అక్కడి నుంచి స్కూల్ పాయింట్‌కు పుస్తకాలు చేరవేసి పంపిణీ చేయాల్సి ఉంటుంది. యూనిఫాం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

492 ఉపాధ్యాయ ఖాళీలు

జిల్లావ్యాప్తంగా 492 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. కొత్తగా డీఎస్సీ వేసి టీచర్ల నియామకాలు చేపడుతామన్న ప్రభుత్వం ఎన్నికల కోడ్‌తో ప్రక్రియ చేపట్టలేదు. దీంతో 492 ఖాళీలతో పాటు 16మండలాలకు ఎంఈవోలు లేకుండానే విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. నాలుగేళ్లుగా విద్యా వలంటీర్లను నియమించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువు పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారింది.

నత్తనడకన మనఊరు– మనబడి పనులు

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మనఊరు–మనబడి' కార్యక్రమం ప్రచారానికే పరిమితమైందన్న విమర్శలొస్తున్నాయి. జిల్లాలో పథకం కింద 230 పాఠశాలలను ఎంపిక చేసి, నిధులు కేటాయించారు. పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో మొదటి విడతగా 14పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. చాలాచోట్ల పాఠశాలల్లో పనులు పెండింగ్‌లో పెట్టారు. పూర్తయిన చోట బిల్లులు రాలేదంటూ కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



శంకరపట్నం మండలం ధర్మారం పాఠశాలలో అమ్మ ఆదర్శ పథకంలో ఏర్పాటుచేసిన నల్లాలు



గౌతమినగర్‌లో కొనసాగుతున్న పనులు

'అమ్మ' ఆదర్శ కమిటీలతో ముందుకు సాగని పనులు

ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీ కమిటీలను రద్దు చేసిన ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలను నియమించింది. పాఠశాలల్లో అవసరమైన పనులు ఈనెల 12లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 345పాఠశాలల అభివృద్ధికి రూ.14.19 కోట్లు విడుదల చేశారు. తాగునీరు, టాయిలెట్ల మరమ్మతు, విద్యుత్ కనెక్షన్, కిటీకీలు, తలుపులతో పాటు ఇతర పనులు చేపడుతున్నారు. చాలాచోట్ల పనులు నత్తనడకన సాగుతుండడంతో కలెక్టర్ ప్రత్యేకదృష్టి సారించారు. వేగంగా పూర్తిచేయాలని క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు.

శిక్షణ తరగతులు విజయవంతం

కరీంనగర్‌కల్చరల్: ప్రభుత్వ ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారంతో శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయని బాలభవన్ సూపరింటెండెంట్ కట్టా మంజులాదేవి అన్నారు. గత 45 రోజులుగా నగరంలోని బాలభవన్‌లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం గురువారం ముగింపు కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, చెస్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు తాము నేర్చుకున్న కళలను ప్రదర్శించారు. కార్యక్రమంలో బాలభవన్ శిక్షకులు సంగెం రాధాకృష్ణ, శ్రీధర్, కృష్ణకుమార్, సూ ర్యశ్రీ, అనూప్, రాధిక, మల్లిక, సుహాసిని, చిన్నారు ల తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



చిన్నారులతో బాలభవన్ సిబ్బంది

క్లుప్తంగా

ట్రాక్టర్ ఢీకొని బాలుడి దుర్మరణం


వేదాన్ష్ (ఫైల్)

ధర్మారం(ధర్మపురి): ట్రాక్టర్ ఢీకొని ఓ బాలుడు మృతిచెందిన ఘటన ధర్మారం మండలంలోని దొంగతుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై సత్యనారాయణ కథనం ప్రకారం.. దొంగతుర్తికి చెందిన మ్యాన ప్రభాకర్ గురువారం ట్రాక్టర్‌ను నిర్లక్ష్యంగా వెనక్కి తీయడంతో వెనకాలే తన మనవడు వేదాన్ష్(4)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ బాలుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. వేదాన్ష్ తండ్రి ఓంకార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ఇటుకల బట్టీలో చిన్నారి..

మేడిపల్లి(జగిత్యాల): ట్రాక్టర్ ఢీకొని, 18 నెలల బాలుడు మృతిచెందిన ఘటన మేడిపల్లి మండల కేంద్రంలోని వీఎస్ఆర్ ఇటుకల బట్టీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన సారతి వోప్ అనే మహిళ నాలుగు నెలలుగా ఇటుకల బట్టీలో పని చేస్తోంది. గురువారం ఉదయం ఆమె కొడుకు నిఖిల్ ఆడుకుంటున్నాడు. అదే ఇటుకల బట్టీలో పనిచేసే డ్రైవర్ కమల్ గమనించకుండా ట్రాక్టర్‌ను వెనక్కి తీయడంతో ఆ చిన్నారిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను హుటాహుటిన జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇటుకల బట్టీ నిర్వాహకుడు ప్రసాద్‌తోపాటు డ్రైవర్ కమల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్యాంరాజు పేర్కొన్నారు.

గుండెపోటుతో రైతు మృతి


అశోక్ రెడ్డి (ఫైల్)

చొప్పదండి: మండలంలోని రెవెల్లి గ్రామానికి చెందిన ఊకంటి అశోక్ రెడ్డి (47) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. అశోక్ రెడ్డి బుధవారం రాత్రి తన ఇంటి సమీపంలో చుట్టుపక్కల వారితో మాట్లాడుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందాడు. ఆయన గతంలో ఆదర్శ రైతుగా ఎంపికయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాధిత కుటుంబసభ్యులను ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి గురువారం పరామర్శించారు.

అనుమానాస్పద స్థితిలో సింగరేణి రిటైర్డ్ కార్మికుడు..


వెంకటరమణ మృతదేహం

తిమ్మాపూర్(మానకొండూర్): మండలంలోని మహాత్మానగర్‌కు చెందిన గుణుకుల వెంకటరమణ(66) అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటరమణ రిటైరైన తర్వాత ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో బుధవారం అతిగా మద్యం సేవించి, తిమ్మాపూర్ స్టేజీ వద్ద తన ఆటోలోనే చనిపోయాడు. స్థానికులు రాత్రి గుర్తించి, ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య జయలక్ష్మి పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై చేరాలు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


పత్తి విత్తనాలు విత్తుతూ కుప్పకూలి..

- మహిళా కూలి మృతి


అమృతవ్వ మృతదేహం

వేములవాడఅర్బన్: వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ మహిళా కూలి అకస్మాత్తుగా మృతిచెందింది. స్థానికుల కథనం ప్రకారం.. వేములవాడ పట్టణంలోని భగవంతరావునగర్‌కు చెందిన గడ్డం అమృతవ్వ(65) జయవరం రోడ్డులోని వ్యవసాయ భూమిలో గురువారం పత్తి విత్తనాలు విత్తేందుకు వెళ్లింది. పని చేస్తూనే శ్వాస ఆడటం లేదంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడున్నవారు 108లో వాహనంలో ఆమెను వేములవాడ ఏరియా ఆస్పత్రి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త లక్ష్మారెడ్డి ఉన్నారు.

ఇంటిపై పడిన తాటిచెట్టు



జగిత్యాలరూరల్: మండలంలోని రఘురాముల కోటలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురిసింది. దండె రఘుకు చెందిన రేకుల షెడ్డుపై తాటిచెట్టు పడింది. ఈ ఘటనలో ఇంటితోపాటు బాత్‌రూమ్ గోడలు కూలాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని బాధితుడు తెలిపాడు. అలాగే, లక్ష్మీపూర్ గ్రామంలో ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి.

గతంలో జైలు.. మళ్లీ చోరీలు

- అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- 13.6 తులాల బంగారం, రూ.1.70 లక్షలు, బైక్ స్వాధీనం
- వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ


అరెస్టు చూపుతున్న ఏసీపీ కృష్ణ, పక్కన సీఐలు, ఎస్సైలు

సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): గతంలో దొంగతనాలు చేసి, పోలీసులకు చిక్కారు.. జైలుకు వెళ్లి వచ్చినా వారి బుద్ధి మారలేదు.. మళ్లీ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సుల్తానాబాద్ సర్కిల్ పోలీసులు అరెస్టు చేశారు. సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ కృష్ణ సంబంధిత వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం కోటేశ్వర్(ఏ1), ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన షేక్ ఖాజా గరీబ్(ఏ2), ఖమ్మం జిల్లా అగ్రహారానికి చెందిన శకుని వాసు(ఏ3) గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల చోరీలకు పాల్పడ్డారు. గంజాయి కేసుల్లో ఉన్నారు. ముగ్గురూ జైలుకు వెళ్లగా అక్కడ వీరి మధ్య స్నేహం ఏర్పడింది.

గతేడాది జైలు నుంచి విడుదల..

గతేడాది డిసెంబర్‌లో ఈ ముగ్గురూ జైలు నుంచి విడుదలయ్యారు. అయినా, మారకుండా మళ్లీ చోరీలు చేస్తున్నారు. ఓదెలలో గత నెల 21న రాత్రి ఓ వైన్స్‌షాపులో దొంగతనం జరగా యజమాని కాసర్ల స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ పరిశీలించి, చోరీ చేసింది కోటేశ్వర్‌గా గుర్తించారు. అతని నేరచరిత్ర తెలుసుకోగా అంతర్రాష్ట్ర దొంగ అని తేలింది. దీంతో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి, అతని కోసం వెతకడం ప్రారంభించారు. బుధవారం సాయంత్రం ఓదెల రైల్వేస్టేషన్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో కోటేశ్వర్, షేక్ ఖాజా గరీబ్, వాసు కలిసి వస్తూ పోలీసులను చూసి, పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకొని, విచారించామని ఏసీపీ తెలిపారు. కోటేశ్వర్‌పై గతంలో ఖమ్మం, పొత్కపల్లి, సుల్తానాబాద్, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి, ఖమ్మం, లక్షెట్‌పేట్, ధర్మపురి, గంగాధర, ధర్మారం, షేక్ ఖాజా గరీబ్‌పై సుల్తానాబాద్, పొత్కపల్లి, ధర్మారం, వాసుపై కుసుమంచి, కమాన్‌పూర్ ఠాణాల్లో చోరీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కాల్వశ్రీరాంపూర్, పొత్కపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డారు. వారి వద్ద నుంచి 13.6 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.70 లక్షలు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. ముగ్గురినీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న ఎస్సైలు శ్రీధర్, ఓంకార్‌యాదవ్, అశోక్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు, ఏఎస్సైలు తిరుపతి, రత్నాకర్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్‌లను అభినందించి, రివార్డులు అందించారు. సుల్తానాబాద్, పెద్దపల్లి సీఐలు సుబ్బారెడ్డి, కృష్ణ, ఎస్సై శ్రావణ్‌కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు.

మాటల్లో దింపి.. నగదు కాజేసి

- ఆగంతకుడికి రూ.49 వేలు ఇచ్చి, మోసపోయిన వృద్ధుడు
- జగిత్యాలలో ఘటన


బాధితుడు గంగారాం

జగిత్యాల క్రైం: ఓ వృద్ధుడిని మాటల్లో దింపిన ఆగంతకుడు అతని వద్ద నుంచి నగదు కాజేశాడు. ఈ ఘటన గురువారం జగిత్యాల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సారంగాపూర్ మండలంలోని నగునూర్ గ్రామానికి చెందిన జక్కుల గంగారాం అనే వృద్ధుడు జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్ సమీపంలోని సహకార సంఘం బ్యాంక్‌లో రూ.49 వేలు డ్రా చేశాడు. ఇంటికి వెళ్తుండగా బ్యాంక్ ఎదుట ఆగంతకుడు కలిసి, కొత్త ప్రభుత్వం వృద్ధుల కోసం ప్రత్యేక పథకం పెట్టిందని నమ్మించాడు. తనతోపాటు బ్యాంకుకు వస్తే ఆ పథకం డబ్బులు తీసుకోవచ్చని చెప్పాడు. తన దగ్గర పెట్టుకుంటానని వృద్ధుడి వద్ద నున్న డబ్బులు తీసుకున్నాడు. అనంతరం అతన్ని జంబిగద్దె నుంచి యూనియన్ బ్యాంక్ వద్దకు తీసుకెళ్లాడు. తర్వాత గంగారాంను అక్కడే వదిలేసి, వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి ఎంతసేపటికీ రాకపోవడంతో బాధితుడు తాను మోసపోయానని నిర్ధారించుకొని, కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

సౌదీలో వేంపల్లివాసి బలవన్మరణం

- 20 ఏళ్లుగా తక్కువ జీతంతో ఇబ్బందులు
- అప్పులు తీరక మనస్తాపంతో ఆత్మహత్య
- కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు


వెంకటి (ఫైల్)

మల్లాపూర్(కోరుట్ల): ఉన్న ఊరిలో పని లేక, ఉపాధి కోసం భార్యాపిల్లలను వదిలి ఏడారి దేశానికి వెళ్లిన ఓ వలసజీవి అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. మల్లాపూర్ మండలంలోని వేంపల్లికి చెందిన కందెల వెంకటి(41)కి భార్య రాధ, కుమారుడు, కూతురు ఉన్నారు. అతను కు టుంబపోషణ, ఇతర ఆర్థిక అవసరాల కోసం రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు మళ్లీ అప్పు చేసి, గల్ఫ్ వెళ్లాడు. ఇలా 20 ఏళ్లుగా పలు దేశాలకు వెళ్లి, వస్తున్నాడు. మూడేళ్ల క్రితం ఇంటికి వచ్చి, సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ కూలీ పని చేస్తుండటంతో జీతం తక్కువగా వస్తోంది. తన ఖర్చులు పోనూ కుటుంబం గడిచేందుకు డబ్బులు పంపిస్తున్నాడు. ఈ క్ర మంలో కుటుంబసభ్యులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే అప్పులు చేయాల్సిన పరిస్థితి. అవి అలాగే పెరిగిపోతుండటం, తీర్చే మార్గం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. జీవితంపై విరక్తి చెంది, బుధవారం రాత్రి సౌదీలోనే ఉరేసుకున్నాడు. అతనితో పనిచేసేవారు ఈ విషయమై గురువారం వెంకటి కుటుంబసభ్యులు సమాచారం అందించారు. దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వెంకటి మృతదేహాన్ని స్వగ్రామం తీసుకువచ్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

- పశువుల షెడ్డుకు విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదం
- మర్తనపేటలో విషాదం


సందీప్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

కోనరావుపేట(వేములవాడ): పశువుల షెడ్డుకు విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా విద్యుదాఘాతం సంభవించి, ఓ యువకుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కోనరావుపేట మండలంలోని మర్తనపేటకు చెందిన ముంద్రాయి సందీప్(38) మరో ముగ్గురితో కలిసి గురువారం తమ పొలం వద్ద పశువుల షెడ్డుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే పనులు చేస్తున్నాడు. విద్యుత్ తీగలను లాగుతుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరిగి, సందీప్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని రాజన్నసిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య రమ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి సోదరుడు సతీశ్ న్యూజిలాండ్‌లో ఉన్నాడు. అతను వచ్చాక అంత్యక్రియలు చేయనున్నారు. సందీప్ తండ్రి విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. బాధిత కుటుంబసభ్యులను జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు రాఘవరెడ్డి, మల్యాల దేవయ్య తదితరులు పరామర్శించారు.

చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి..



జమ్మికుంట(హుజూరాబాద్): గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. బెల్లంపల్లి రైల్వే హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట పట్టణంలోని రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై గాయపడి, అపస్మారక స్థితిలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని రైల్వే అధికారులు మంగళవారం ఉదయం గుర్తించారు. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, 5 ఫీట్ల 6 ఇంచుల ఎత్తు ఉన్నాడని, కుడి చేతి చూపుడు వేలిపై పుట్టు మచ్చ ఉందని, వైట్, బ్లూ కలర్(ఆస్పత్రిలో ధరించు వంటి) గౌన్ ధరించాడని రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరిచామని, వివరాలు తెలిసిన వారు 94410 14256, 87123 58601 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రాఘవపేట యువకుడు..

మల్లాపూర్(కోరుట్ల): రాఘవపేటకు చెందిన అలకుంట ప్రవీణ్ (19) చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రవీణ్ ఉపాధి కోసం దుబాయి వెళ్లి, ఆరు నెలల క్రితమే ఇంటికి వచ్చాడు. అప్పులు తీర్చలేకపోయాడు. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది, బుధవారం ఉదయం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. మృతుడి తండ్రి ముత్తన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.

యువకుడి ఆత్మహత్య


రిషికేశ్ (ఫైల్)

వేములవాడ అర్బన్: వేములవాడ పట్టణంలోని శాస్త్రినగర్‌కు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. లత–రాజలింగం దంపతుల పెద్ద కుమారుడు రిషికేశ్(19) ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. రాజస్థాన్‌లో ఇంజినీరింగ్ చదవాలని తల్లిదండ్రులు చెప్పడంతో అక్కడికి తాను వెళ్లనని వారితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. పోలీసులు గురువారం రిషికేశ్ మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఒంటరితనం భరించలేక వ్యక్తి..

శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని తాడికల్‌కు చెందిన అల్లెపు రాములు(55) ఒంటరితనం భరించలేక గురువారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ లతీఫ్ తెలిపారు. అతను అవివాహితుడని, కొంతకాలంగా అనారోగ్యంతోనూ బాధ పడుతున్నట్లు పేర్కొన్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు దరాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చోరీ కేసులో ఇద్దరికి జైలు

సిరిసిల్ల కల్చరల్: చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ సిరిసిల్ల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కావేటి సృజన గురువారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల సర్దార్ నగర్‌కు చెందిన బొట్ల వెంకటస్వామికి రగుడు శివారులో భూమి ఉంది. దాని చుట్టూ ప్రహరీ నిర్మించి, గేటు బిగించాడు. అయితే, ఆ గేటు చోరీ అవడంతో అతను గతేడాది ఆగస్టు 3న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో శాంతినగర్‌కు చెందిన గూడూరి కిరణ్, మెహర్‌నగర్‌కు చెందిన షేక్ రియాజ్‌లను నిందితులుగా తేల్చి, రిమాండ్‌కు పంపించారు. విచారణ అధికారి, ఎస్సై మల్లేశం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున చెలుమల సందీప్‌కుమార్ వాదించగా కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలను న్యాయమూర్తి పరిశీలించారు. నేరం రుజువు కావడంతో కిరణ్, రియాజ్‌లకు ఏడాది జైలుశిక్షతోపాటు రూ.100 చొప్పున జరిమానా విధించారు.

దళితుడిపై చెప్పుతో దాడి


శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కరీంపేట గ్రామంలో ఓ దళితుడిని చెప్పుతో కొట్టిన ఘటన వెలుగుచూసింది. కేశవపట్నం ఎస్సై లక్ష్మారెడ్డి కథనం ప్రకారం.. కరీంపేటకు చెందిన సుంక రాజేశం, సంబు తిరుపతికి బుధవారం వ్యవసాయ భూమి వద్ద గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో దళితుడైన రాజేశంను బీసీ సామాజిక వర్గానికి చెందిన తిరుపతి చెప్పుతో కొట్టాడు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేశాడని, విచారణ చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.

నకిలీ పత్తి విత్తనాల పట్టివేత


నకిలీ విత్తనాలు, నిందితుడితో పోలీసులు

కరీంనగర్ క్రైం: కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోపాల్‌పూర్ క్రాస్‌రోడ్ దుర్శేడ్ వద్ద కరీంనగర్ టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, రూరల్ పోలీసులు గురువారం సంయుక్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామానికి చెందిన (ప్రస్తుతం మంచిర్యాల జిల్లా భీమారం గ్రామంలో నివాసం) చందు నాగేశ్వరరావు రూ.1.20 లక్షల విలువైన 60 కిలోల నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తూ పట్టుబడ్డాడు. వాటిని స్వాధీనం చేసుకొని, సీడ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని రూరల్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్‌కుమార్ తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సృజన్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, రూరల్ ఎస్సై శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అంజన్న ఇరుముడుల ఆదాయం రూ.2.89 లక్షలు


ఇరుముడులు లెక్కిస్తున్న భక్తులు, సిబ్బంది

కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయంలో గత నెల 30 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దీక్షాపరులు కట్టిన ఇరుముడులను గురువారం విప్పించి, లెక్కింపు చేపట్టారు. రూ.2,89,810 ఆదాయం వ చ్చినట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమ ంలో ఏఈవో అంజయ్య, సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ, సునీల్, చందు తదితరులు పాల్గొన్నారు.

ఈసెట్‌లో ‘జ్యోతిష్మతి’ విద్యార్థుల సత్తా


నగదు ప్రోత్సాహకం అందిస్తున్న చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు

తిమ్మాపూర్(మానకొండూర్): మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(అటానమస్) కళాశాలలో డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఈసెట్‌లో సత్తా చాటారు. జె.సాయికిరణ్ ఈసీఈ విభాగంలో 87వ ర్యాంకు, డి.గోపి సీఎస్‌ఈలో 125, ఎ.నిషిద సీఎస్‌ఈ విభాగంలో 178, ఎస్.మౌర్య ట్రిపుల్‌ఈ విభాగంలో 185వ ర్యాంకు సాధించారని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు తెలిపారు. సాయికిరణ్‌కు రూ.50 వేలు, మిగతా వారికి రూ.20 వేల చొప్పున గురువారం నగదు ప్రోత్సాహకం అందించారు. భవిష్యత్తులో కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు సాధించి, కళాశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కేఎస్.రావు, డీన్ పీకే.వైశాలి, సజన్‌రావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

జల్సాల కోసం ద్విచక్రవాహనాల చోరీ

- దొంగగా మారిన ఆటోడ్రైవర్
- అతనితోపాటు సహకరించిన 15 మంది స్క్రాప్ వ్యాపారుల అరెస్టు
- 3 బైక్‌లు, రూ.6 లక్షలు స్వాధీనం



వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ఉమామహేశ్వర్‌రావు

మెట్‌పల్లి(కోరుట్ల): జల్సాల కోసం ఓ ఆటోడ్రైవర్ దొంగగా మారాడు. ద్విచక్రవాహనాలు చోరీ చేస్తూ స్క్రాప్ వ్యాపారులకు విక్రయిస్తున్నాడు. అతనితోపాటు సహకరించిన వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. మెట్‌పల్లి పట్టణంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ ఉమామహేశ్వర్‌రావు సంబంధిత వివరాలను గురువారం విలేకరులకు వెల్ల డించారు. మెట్‌పల్లి మండలంలోని సత్తెక్కపల్లికి చెందిన షేక్ ఇస్మాయిల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషి ంచేవాడు. అయితే, మద్యానికి బానిసై, జల్సాలకు అలవాటు పడ్డాడు. అతనికి ఆటో నడపగా వచ్చిన డబ్బులు సరిపోలేదు. దీంతో సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా హ్యాండిల్ లాక్ చేయని బైక్‌లను చోరీ చేయడం మొదలుపెట్టాడు. వాటిని స్క్రాప్ వ్యాపారులకు రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నాడు. వ్యాపారులు దొంగ సొత్తు అని తెలిసి కూడా అతని నుంచి కొనుగోలు చేసి, తర్వాత ఆ వాహనాలను అధిక ధరకు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో బైక్ చోరీలపై పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు కొన్ని రోజులు నిఘా పెట్టారు. గురువారం ఉదయం మెట్‌పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో బైక్ వస్తు న్న ఇస్మాయిల్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఠాణాకు తీ సుకెళ్లి విచారించగా.. ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న విషయం బయటపడింది. ఈ మేరకు ఇస్మాయిల్ ఇచ్చిన సమాచారంతో కోరుట్ల, జగిత్యాల, గంగాధర, ఆర్మూర్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, పెర్కిట్, నిజామాబాద్‌లకు చెందిన 15 మంది స్క్రాప్ వ్యాపారులు షేక్ ఇస్మాయిల్, మహమ్మద్ మొయినుద్దీన్, గొట్టిపాటి మురళి, షేక్ మున్నా, ఎండీ.జాకీర్, కడమంచి సంపత్, షేక్ జలాల్, మహమ్మద్‌గౌస్, షేక్ అహ్మద్, షేక్ అబ్దుల్ ఖాదర్, మహమ్మద్ బిన్ అహ్మద్, మహమ్మద్ ఇలియాస్, మహమ్మద్ మహమూద్, షేక్ హబీబ్, కొంగరి మల్లేశం, షేక్ పాషాలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 బైక్‌లు, రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న సీఐ నవీన్, ఎస్సై చిరంజీవి, పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

స్నాప్‌చాట్‌లో ఫేక్ ప్రొఫైల్‌తో మెస్సేజ్‌లు?

- యువతులు, మహిళలను వేధిస్తున్నట్లు ఆరోపణలు
- కథ అడ్డం తిరిగితే బలవుతున్న అమాయకులు!
- రుద్రంగిలో జోరుగా చర్చ

రుద్రంగి(వేములవాడ): స్నాప్‌చాట్‌లో ఫేక్ ప్రొఫైల్‌తో కొందరు మహిళలు, యువతులకు గుర్తు తెలియని వ్యక్తులు మెస్సేజ్‌లు పెడుతూ.. వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిసింది. దీనిపై రుద్రంగి మండల కేంద్రంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆ మెస్సేజ్‌లకు స్పందించిన మహిళలు, యువతులను ఫేక్ ప్రొఫైల్‌గాళ్లు లోబర్చుకొంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కథ అడ్డం తిరిగితే ఎవరి ప్రొఫైల్‌పై మెస్సేజ్‌లు పెడుతున్నారో సంబంధిత వ్యక్తులు బలవుతున్నట్లు సమాచారం. ఎవరికైనా చెబితే పరువు పోతుందని భావించి, బాధితులు తమలో తాము కుమిలిపోతున్నారని తెలిసింది. మండల కేంద్రంలో గతంలోనూ పలువురు మహిళలు, యువతులను ఇలా వేధింపులకు గురిచేశారన్న చర్చ జరిగింది. దీనివల్ల పలువురి కుటుంబాల్లో గొడవలు జరిగి, ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్లాయని, కుటుంబాలు విడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానికంగా చర్చించుకుంటున్నారు. అధికారులు స్పందించి, ఫేక్‌గాళ్ల ఆట కట్టించాలని కోరుతున్నారు.

భూ కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

వేములవాడ అర్బన్: భూ కబ్జాలకు పాల్పడుతున్న సిరిగిరి రమేశ్‌ను గురువారం అరెస్టు చేసినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. వేములవాడ మండలంలోని చంద్రగిరి పంచాయతీ పరిధి తెట్టకుంటకు చెందిన చెన్నమనేని వెంకటేశ్వర్లు వద్ద సిరిసిల్ల పట్టణానికి చెందిన సిరిగిరి రమేశ్ సుమారు రెండెకరాల భూమి కొనుగోలు చేశాడు. అతని వృద్ధాప్యాన్ని ఆసరాగా చేసుకొని, లేని ప్లాట్లను ఉన్నట్లు సృష్టించమే కాకుండా వెంకటేశ్వర్లు భూమి పక్కనున్న చెన్నమనేని జగన్‌మోహన్ భూమిలో అక్రమంగా చొరబడ్డాడు. రోడ్డుగా ఉన్న భూమిని లే అవుట్ చేసి, విక్రయించాడు. పర్మిషన్ లేకుండా ప్లాట్లు చేసి, అమ్మడం వల్ల అమాయక ప్రజలకు మోసపోతున్నారని పలువురు అతనిపై వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. రమేశ్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. అతని బాధితులు ఎవరైనా ఠాణాలో ఫిర్యాదు చేయాలని సూచించారు.



రైతును బెదిరించిన వ్యక్తి..

చందుర్తి(వేములవాడ): రైతును బెదిరించిన ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు చందుర్తి ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గత నెల 23న చందుర్తి మండలంలోని లింగంపేటకు చెందిన కమటం లక్ష్మీరాజంను అదే గ్రామానికి చెందిన గుంటి గణేశ్‌తోపాటు మరో ముగ్గురు తాము విలేకరులమని బెదిరించి, డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటినుంచి తప్పించుకు తిరుగుతున్న గణేశ్‌ను గురువారం అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఇద్దరిని ఐదు రోజుల క్రితమే అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని ఎస్సై పేర్కొన్నారు. ఇంకో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.

కిడ్నాప్ కేసులో నలుగురు..

వేములవాడరూరల్: కిడ్నాప్ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై మారుతి పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ రూరల్ మండలంలోని అనుపురం గ్రామానికి చెందిన చింతకుంట ప్రవీణ్ భార్య కల్యాణి వట్టెంల గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 4న ప్రవీణ్ అక్కడికి వెళ్లాడు. కల్యాణి అక్కడ లేకపోవడంతో ఆమె బంధువు, ఫాజుల్‌నగర్ గ్రామంలోని గండి రాజు ఇంటికి వెళ్లాడు. దీంతో రాజు మరో ముగ్గురు ఆకుల రాజేశ్, కనకట్ల శ్రీనివాస్, మద్దివేణి సాయికుమార్‌లతో కలిసి అతన్ని కిడ్నాప్ చేసి, కొట్టారు. బాధితుడి తండ్రి కిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆ నలుగురిని గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

పిడుగుపడి, గొర్రెల కాపరికి గాయాలు



చికిత్స పొందుతున్న ఎల్లయ్య యాదవ్, మృతిచెందిన జీవాలు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పిడుగుపడి, ఓ గొర్రెల కాపరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డిపేట మండలంలోని బాకూర్‌పల్లికి చెందిన బొల్లారం అమరగొండ ఎల్లయ్య యాదవ్ గురువారం రాచర్లతిమ్మాపూర్ శివారులోని జాలకింద తూముకుంట ప్రాంతంలో గొర్రెలను మేపుతున్నాడు. ఆ సమయంలో భారీ వర్షం కురిసి, పిడుగు పడింది. ఈ ఘటనలో ఎల్లయ్యయాదవ్ ఛాతిపై గాయాలై, స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన సమీప రైతులు అతన్ని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

అచ్చన్నపల్లిలో ఆవు, గేదె మృతి

వేములవాడరూరల్: మండలంలోని అచ్చన్నపల్లిలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురిసింది. పిడుగు పడటంతో కల్లూరి లచ్చయ్య అనే రైతుకు చెందిన ఆవు, గేదె మృతిచెందాయి. తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.